సావిత్రి బాయి పూలే సేవలు మహిళా లోకానికి దిక్సూచి

మహిళా విద్యకు తొలి వెలుతురు సావిత్రిబాయి పూలే
సావిత్రి బాయి పూలే 195వ జన్మదినం

విశాలాంధ్ర-చింతపల్లి: మహిళా విద్యకు తొలి వెలుతురుగా నిలిచిన సావిత్రి బాయి పూలే జన్మదినం మహిళా లోకానికే గాక, మహిళా ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి అని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు దురియా పుష్పలత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతార్ జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మించిన ఆమె భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు రాలుగా పనిచేశారన్నారు. సంఘ సంస్కర్తగానే కాకుండా రచయిత్రి,గానూ మహిళల విద్య, హక్కుల కోసం, కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. వాటిలో బాలికల పాఠశాలలు ప్రారంభించడం, కులవ్యవస్థ, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం ఆమె నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు అని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి నేడు చింతపల్లి సర్పంచ్‌గా ప్రజలకు సేవలు అందించడానికి ఆ మహిళా మూర్తే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించి, ఆమె చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పిస్తారు.

కొయ్యూరు : మనువాదాన్ని కాలదన్ని మహిళలకు అక్షరాలు నేర్పిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పి.మాకవరం బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.సంధ్య అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండలంలో వివిధ పాఠశాలల్లో జయంతివేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి మాకవరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.సంధ్య మాట్లాడుతూ 1831 సంవత్సరం జనవరి 31న జన్మించిన సావిత్రిబాయి పూలే 1897 మార్చి 10న మృత్యువాత పడిందన్నారు. తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చిన్నతనంలోనే పెళ్లి అయినా చదువు కొనసాగిస్తూ తొలి ఉపాధ్యాయురాలుగా ఎదిగిందని తెలిపారు. ఆమె స్ఫూర్తిని తీసుకొని నేడు మహిళలు ఉపాధ్యాయులుగా అనేకమంది కొనసాగుతున్నా రన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ప్రధానోపాధ్యాయురాలు ఎస్ సంధ్యను దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారి పద్మ లక్ష్మీదేవి శ్రీదేవి ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

దుంబ్రిగుడ : సావిత్రి భాయ్ పూలే భారత దేశ మహిళ విద్యకు తొలి వెలుగు వెలిగించిన మహనీయురాలని అన్నారు. మండల కేంద్రంలో యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎస్ బాలకృష్ణ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి-2 గెన్ను మాట్లాడుతూ బాలికల విద్య కోసం సమాజంలోని ఎన్నో అవరోధనాలను ఎదుర్కొని విద్యనే ఆయుధంగా చేసుకొని పోరాడిన ధైర్య సాలిగా ఆమె నిలిచారని చెప్పారు. భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలలను ప్రారంభించి స్త్రీ విద్యకు కుల వివక్ష నిర్మూలన, సామాజిక మానవత్వం కోసం జీవితాంతం పోరాడిన సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచారని చెప్పారు. ఆమె ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరాలకు మార్గదర్శకమని ప్రతి ఒక్కరు ఆమె బాటలో నడవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్, జిల్లా కార్యదర్శి కన్నయ్య, యుటిఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పెదబయలు: సావిత్రి బాయ్ పూలేనీ ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ పనిచేయాలని ఆదివాసి సమాజంలో మంచి మార్పు తీసుకుని రావాలని మండల విద్యాశాఖ అధికారి పుష్ప జోసెఫ్ సూచించారు శనివారం జిటిడబ్ల్యూఏ బాలికల-2 పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారులు కృష్ణమూర్తి పుష్ప జోసెఫ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన కార్యక్రమాలను వివరించారు ప్రతి ఒక మహిళ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మండలానికి గిరిజన సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాధనోపాధ్యాయురాలు చిట్టమ్మ కిముడు పల్లి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గోపాల్ రాజు వివిధ యూనియన్స్ నాయకులు సత్యనారాయణ బి. భగవాన్ మాలంనాయుడు మండల కేంద్రంలో గల పాఠశాలలా మహిళా ఉపాధ్యాయునీలు హాజరయ్యారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర-వీరఘట్టం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి జై భీమ్ సంఘ సభ్యులు, కూటమి నాయకులు శనివారం భూమి పూజ చేశారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. విగ్రహాన్ని నిర్మించడానికి భూమి పూజ చేశారు.

ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావును బిజెపి నాయకులు పరామర్శ

విశాలాంధ్ర-కొయ్యూరు : రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ బిజెపి పార్టీ పాడేరు నియోజకవర్గం కన్వీనర్ కూడా కృష్ణారావును మండల బిజెపి పార్టీ నాయకులు విశాఖ కేజీహెచ్‌లో శనివారం పరామర్శించారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు అన్న విషయం తెలుసుకొని కూడా కృష్ణారావును అల్లూరి జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అరిమిల రాజు, కొయ్యూరు మండల కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రిమూల చంద్రరావు కొయ్యూరు మండల బిజెపి పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి వీరబాబు పరామర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ త్వరితగతిన అన్న కృష్ణారావు పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ప్రజా జీవితంలో కొనసాగించాలని అలాగే మనోధైర్యంతో ముందుకు సాగాలని తెలియజేశారు.

పంచాయతీ నిధులతో పాఠశాల షెడ్డు నిర్మాణం

సర్పంచ్‌కి ముడి సత్యనారాయణ



విశాలాంధ్ర-కొయ్యూరు : దశాబ్దాల కాలంగా పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ద ృష్టిలో ఉంచుకొని పంచాయతీ నిధులతో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని శరబన్నపాలెం పంచాయతీ సర్పంచ్ కిమిడి సత్యనారాయణ తెలిపారు. మండలంలో శరభన్నపాలెం పంచాయతీ మారుమూల గ్రామమైన సర మండ లో విద్యార్థులకు నిలువ నీడ లేకుండా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నందున రెండు లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి 12 లక్షలు నిధులు మంజూరు కావడంతో వాటి పనులు కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దీంతో సరమండ గ్రామంలో విద్యార్థులకు వసతి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించేందుకు నూతన పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గణేష్ వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు..?

- నిద్రమైకంలో పీసా కమిటీ... - గిరిజనేతరులతో కుమ్మకైనట్లు ఆరోపణలు..?

విశాలాంధ్ర-పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు బినామీ పేర్లతో కొంతమంది నిర్మాణాలు చేస్తుంటే.. కొంతమంది గిరిజనేతరులు స్వయాన వారే గుట్టుచప్పుడు కాకుండా ఇష్ట నూసారం భవంతులపై భవంతులు నిర్మించేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న పాడేరు మండల కేంద్రంలో పీసా కమిటీ సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నిద్ర మైకంలో తేలాడుతున్నారంటే ఏమన్లో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.. పీసా కమిటీ సభ్యులు గిరిజనేతరులతో కుమ్మకైనట్లు ఆరోపణలు కూడా పబ్లిక్ గా వెల్లువెత్తింది. అంటే అవుననే సమాధానం రాక తప్పడం లేదు. పాడేరు మండల కేంద్రంలో గుడివాడ బంగారం దుకాణాల దగ్గర ఒకటి ఆదిత్య, ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా రోడ్డుకి ఆనుకొని భవాని పేరిట దుకాణం నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు గాని, పీసా కమిటీ సభ్యులు గానీ స్పందించి హెచ్చరిక జారీ చేసినా దాఖలు ఎక్కడ కనబడలేదు. భవానికి రెవెన్యూ అధికారులు కార్యాలయానికి పిలిపించి సెటిల్ మెంట్ చేసుకొన్నారంటే నమ్మ శక్యం కావడం లేదంటే ఏమని చెప్పాలో అర్థం కాని విషయం... అంటే వీళ్ళకు ఎంత ముట్టిందో గిరిజన సంఘాలు, జె ఎ సి నేతలు, గిరిజన మేధావులు అర్థం చేసుకోవాలి. జిల్లా ఏర్పడ్డకే గిరిజనేతరుల హవా ఎక్కువైపోయింది దానికి తోడు పీసా కమిటీ సభ్యులు లోలోపారా కుమ్మకై పోయారని గిరిజనులే చెప్పుకొంటున్నారంటే ఎంతటికి దిగజారి పోయారో చూడండి. చట్టాలను కాపాడాల్సింది పోయి అమ్ముడు పోతున్నారానడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి ఇప్పటికైనా అధికార్లు పీసా కమిటీ సభ్యులు నిద్రమైకం వీడి వారి నిజాయితీ నిరూపించుకొని గిరిజనుల పక్షాన నిలబడుతారో లేదో వేచిఉండాల్సి ఉంటుంది.

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు

విశాలాంధ్ర-పెదబయలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి హామీ పథకం ఏపీవో కే సూరిబాబు తెలిపారు. శనివారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర?త చెంది 18 నుంచి 30 సంవత్సరాల లోపు గిరిజన యువతి యువకులు ఈనెల 6వ తారీకు మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులధ ృవీకరణ పత్రం, ఉపాధికార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్సుతో హాజరుకావాలని సూచించారు ఉచిత నైపుణ్య అభివ ృద్ధి శిక్షణ కొరకు వివిధ రంగాల్లో కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్ ఆటోమేటివ్ రంగాల్లో శిక్షణ కల్పించి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుందని తెలిపారు శిక్షణ కొరకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని దినములు పూర్తి చేసి ఉన్న కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఒక్క రోజుకు 307 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు 6వ తారీకు మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక వెలుగు కార్యాలయంలో జరగబోయే జాబ్ మేళాకు అర్హత పత్రాలతో హాజరు కావాలని కోరారు.

కోడిపందాలు, జూద క్రీడల స్థావరాలపై పోలీసులు కొరడా...

జూద క్రీడలు, కోడిపందాలు కఠినచర్యలు తప్పవు

విశాలాంధ్ర-చింతపల్లి : అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద క్రీడలు, కోడిపందాల స్థావరాలపై చింతపల్లి పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని వివిధ పంచాయితీల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద క్రీడలు, కోడిపందాల స్థావరాలపై ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో నిర్వాహకులు తప్పించుకుంటుండగా అభం శుభం ఎరుగని కోడి పుంజులు, ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు అవుతున్నాయి. పోలీసుల అనుమతులు తీసుకున్నామని నిర్వాహకులు ప్రచారం చేయడం వలననే అటువంటి చోటకు వెళ్తున్నామని, తీరా అక్కడకు వెళ్ళేటప్పటికి అనుమతులు లేవంటూ పోలీసులు దాడులు చేసి వేలాది రూపాయలు విలువ చేసే పందెం కోళ్ళు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఈ ప్రాంతీయులతో పాటు, జూద క్రీడలు ,కోడి పందాలు నిర్వహించే, చూసి తరించే అలవాటు ఉన్న వ్యక్తులు వాపోతున్నారు. ఇటువంటి సంఘటనల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఈ ప్రాంతంలో జూద క్రీడలు, కోడిపందాలు తదితర వాటికి పోలీసులు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు. ఒక వేళ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా ప్రజలు విశ్వసించక పోవచ్చు. ఈ నేపథ్యంలో మన్య ప్రాంతంలో పలు పర్వదినాలు, తీర్థ మహోత్సవాలు, జాతర్ల సమయాలలోనూ కోడి పందాలు, జూద క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న (ఆదివారం) చౌడుపల్లి పంచాయతీలో అభం శుభం ఎరుగని నాలుగు కోళ్ళు, ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయగా, నిన్న (శుక్రవారం) ఎర్ర బొమ్మల పంచాయతీ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద క్రీడల స్థావరాలపై తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడులలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ.6120/- స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ వీరబాబు తెలిపారు.

కూనవరం సిహెచ్‌లో ఎమర్జెన్సీ ఆపరేషన్

విశాలాంధ్ర-కూనవరం : ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి కూనవరం సి హెచ్ సీ లో ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కూనారాపు రంగారావు అనే వ్యక్తికి ఆకస్మికంగా మూత్ర ద్వారం మూసుకుపోవడంతో పరిస్థితి సీరియస్ అయింది. అతనిని రాత్రి కూనవరం మండలం కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్ళారు. వెంటనే సీ. హెచ్. సీ. సూపరింటెండెంట్ జనరల్ సర్జన్ డా. కె.మహేష్‌బాబు పేషెంట్ పరిస్థితి చూసి రంగారావుకు ఆపరేషన్ చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

గంజాయి జోలికి వెళ్ళకండి... జీవితాలను పాడు చేసుకోకండి

ఏఎస్‌పి బొడ్డు హేమంత్

విశాలాంధ్ర-చింతూరు : గంజాయి జోలికి వెళ్ళవద్దని, వెళ్లి జీవితాలను పాడు చేసుకోవద్దని, రాష్ట్రవ్యాప్తంగా గంజాయికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో భాగంగా చింతూరు ఏఎస్‌పి బొడ్డు హేమంత్, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అభ్యుదయ సైకిల్ ర్యాలీ, వేగంగా నడక చింతూరులో శనివారం కల్లేరు అడ్డరోడ్డు నుండి ఎర్రంపేట, చింతూరు పోలీస్ స్టేషన్ మీదుగా రాజీవ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో గంజాయి వద్దు, దాని వెళ్లొద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎ.ఎస్.పి హేమంత్ మాట్లాడుతూ ఈ ర్యాలీ కార్యక్రమాలు 2025 నవంబర్ 11వ తేదీ నుంచి ఉన్నతాధికారులైన ఆంధ్రప్రదేశ్ డిఐజి, ఐజి, ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వరకు నిర్వహిస్తున్నామని, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగే కార్యక్రమంతో ముగుస్తుందని తెలిపారు. గంజాయి సేవించడం, సాగు చేయటం, రవాణా చేయడం, రవాణా చేసే వారికి సహకరించటం నేరమని పేర్కొన్నారు. గత రెండేళ్లగా అల్లూరు జిల్లాలో 40 వేల కేజీల గంజాయి పట్టుబడిందని తెలిపారు.చట్ట ప్రకారం గంజాయి రవాణా అరికట్టడానికి ప్రజల, పౌరుల, రాజకీయ నాయకుల, మీడియా మిత్రుల సహకారం ఎంతో కావాలని కోరారు. గంజాయి నిర్మూలనపై వ్యాసరచన స్థానిక ఏపీ ఆర్, డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ హై స్కూల్, భాస్కర విద్యానికేతన్ హై స్కూల్ తదితర పాఠశాలలో పోటీలో నిర్వహించామని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్నమాణిక్యం, భాస్కర విద్యానికేతన్ ప్రిన్సిపాల్, వేణుగోపాల్ పాఠశాలల కళాశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

విశాలాంధ్ర-చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం మరియు మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలే కాకుండా ఆమె గొప్ప సంఘసంస్కర్త మరియు కవయిత్రి అని, 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల, అట్టడుగు వర్గాల విద్య, సామాజిక హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం శేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, పిత ృస్వామ్యం, బాల్యవివాహాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్ అప్పనమ్మ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి కులాంతర వివాహాలను ప్రోత్సహించారని, మహిళల కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. తెలుగు విభాగాధిపతి కె లక్ష్మీ ప్రసన్నకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల కోసం, అనాధల కోసం శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేశారని మహిళా సేవా మండల్ స్థాపించి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జి.హారతి, నాగమోహన్ రావు, కె శైలజ, జి సాయికుమార్, బి శ్రీనివాసరావు, ఎన్ ఆనంద్, కె కీర్తి, ఆర్ కిరణ్మయి తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

తంటి కొండ గుడిపై, 'కందుల 'అన్నసమారాధన

విశాలాంధ్ర-దేవీపట్నం : తంటి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో శనివారం నాడు దేవీపట్నం మండల వైసిపీ కన్వీనర్ కందుల బాబ్జి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి తో పాటు వైసిపి శ్రేణులు మండల కమిటీ సభ్యులు పలువురు సీనియర్ వైసిపీ నాయకులు పాల్గొన్నారు.

విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర-ఎటపాక : విశాలాంధ్ర దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎటపాక సీఐ కన్నప్పరాజు, ఎస్ఐ అప్పలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ... నిత్య నూతన కథనాలతో ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా విశాలాంధ్ర దినపత్రిక పనిచేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో విశాలాంధ్ర దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.మోహనరావు (విశాలాంధ్ర రిపోర్టర్) నెల్లూరి రమేష్ (విశాలాంధ్ర) తదితరులు పాల్గొన్నారు.

గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో సైకిల్ ర్యాలీ

పాల్గొన్న సబ్ కలెక్టర్, డిఎస్పీ

విశాలాంధ్ర-రంపచోడవరం : యువత గంజాయి వంటి మత్తు పదార్థాల కు దూరం గా ఉండాలి అని చిన్న వయస్సులోనే డ్రగ్స్‌పై అవగాహన కల్పిచేలా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినదనీయం రంపచోడవరం సబ్ కలెక్టర్ సాహిత్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో మాధక ద్రవ్యలకు వ్యతిరేకంగా రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఆయన డిఎస్పీతో కలిసి పాఠశాల విద్యార్థులతో సైకిల్ తొక్కుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువతకు అవగాహన కల్పిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఎక్కడ గంజాయి లేకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని అక్కడ అక్కడ జరుగుతున్న రవాణాపై కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టి అడ్డుకట్ట వేస్తుందని చిన్న వయసులో నే వీటి పై అవగాహన కల్పిచేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని కొనియాడారు. రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, కళాశాలలో యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం తహసీల్దార్ బాలాజీ, సీఐ సన్యాసినాయుడు , ఎస్ ఐ వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏటిఎ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర-వి.ఆర్.పురం : మండల కేంద్రం రేఖపల్లిలోని స్థానిక మండల వనరుల కేంద్రం (ఏమ్ ఆర్ సి) నందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు ఏమ్ ఈ ఓ ఐ వి వి లక్ష్మినారాయణ ఈఓఐ-2 చిచ్చడి బాబురావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విద్యావ్యవస్థ బలోపేతానికి ఆట యూనియన్ చేస్తున్న కృషిని అభినందించారు. క్యాలెండర్‌లో పొందుపరిచిన సెలవుల పట్టిక విద్యాసంబంధిత సమాచారం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆట యూనియన్ ప్రతినిధులు మండల ఆట అధ్యక్షులు కారం రాము, ప్రధాన కార్యదర్శి కరటం కన్నయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా తమ యూనియన్ పనిచేస్తుందని, అలాగే ఏజెన్సీలో ఉద్యోగం నియామక చట్టం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. తమ పిలుపు మేరకు విచ్చేసి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, మోసం కన్నయ్య, ఏ. ప్రశాంత్,ఏ హెచ్ ఎస్ సున్నంవారిగూడెం హెచ్ ఏమ్ బొర్రా రమేష్, కె. నాగార్జున టి. సుబ్బారావు, పులి ఈశ్వర్ రావు,కారం సత్తిబాబు, కాక లక్ష్మణ్, దుమ్మిరి సురేష్, బి. రాముడు కె. ప్రసాద్, ఏ జి హెచ్ ఎస్ సోములగూడెం, (హెచ్ ఏమ్) పి. సునీత, విజయకుమారి, సీత, వెంకటలక్ష్మి,రాజేశ్వరి, నాగమణి, సావిత్రి మరియు ఎం.ఆర్.సి సిబ్బంది పాల్గొన్నారు.

కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటా..

అరకు పార్లమెంట్ తెదేపా అధ్యక్షురాలు ఎం.తేజోవతి

విశాలాంధ్ర -రంపచోడవరం : తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని నమ్ముకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెదేపా అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎమ్. తేజోవతి అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస యాదవ్ సౌజన్యంలో తెదేపా నియోజకవర్గ స్థాయి నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా పోలవరం జిల్లాలో అడుగుపెట్టిన ఎమ్.తేజోవతిని ఎమ్మెల్యే శిరీషదేవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి నామినేటెడ్ సభ్యులు,మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను పరిచయం చేశారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలభిషేకం చేసి క ృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు పని చేస్తానని పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లటంలో పార్టీ శ్రేణులు సంయుక్తంగా పని చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివ ృద్ధి సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అన్నీ అమలు చేశామన్నారు.. పరిపాలన సౌలభ్యం రీత్యా పోలవరం జిల్లా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే అన్నారు. ప్రతీ నెలా రెండో శనివారం, ఆదివారం మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎలాంటి సమస్య లు ఉన్నా స్థానికంగా పరిష్కారం కాకపోతే తన దృష్టిలో పెట్టాలని సూచించారు. తన వంతుగా పరిష్కార చర్యలు చేపడతా నని పేర్కొన్నారు. మరికొందరు వక్తలు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలపై క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబురమేష్, APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాని, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, మండలపార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, జె. వెంకటరమణ, పల్లాల వెంకటరెడ్డి, పొత్తూరు కాంతారెడ్డి, గురుకు శేషు. కుమార్, గోళ్ళ చంటిబాబు, జమాల్ ఖాన్, బొర్రా నరేష్, బొల్లా పుల్లయ్య, యడవల్లి భాస్కర్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, కుంజం బాపన్నదొర, కె. పోశమ్మ, రత్నకుమారి, లోవమ్మ, రాంబాబు, మల్లేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు పాము అర్జున్, మాగపు బాబురావు, సీనియర్ నాయకులు దంతులూరి శివాజీ రాజు, గణజాల తాతారావు, రైతు విభాగం నాయకులు కనిగిరి రాంబాబు, మువ్వా శ్రీను, మధు, బాపిరాజు, మాజీ ఎంపీపీ తీగలప్రభ, బుల్లియమ్మ, నిరంజనీ దేవి, చోటు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జి సి డి ఓ రాములమ్మ

విశాలాంధ్ర- సీతంపేట: ఐటిడి పరిధిలో గల సామరెల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను జి సి డి ఓ రాములమ్మ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిసిడివో మాట్లాడుతూ పరిసరాలు మరుగుదొడ్లు వంటగది పరిశీలించి పరిశుభ్రత పాటించవలసినదిగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచించడమైనది, సులభతరంగా విద్యా బోధన అందించాలని, నాణ్యమైన మెనూ అందించాలని, పదవ తరగతి యాక్షన్ ప్లాన్ పరిశీలించి గ్రేడ్స్ అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే ముస్తాబు మరియు ఆనందలహరి లో భాగంగా విద్యార్థినిలతో డాన్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరిక భాస్కరరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

హెల్పింగ్ హ్యాండ్స్ కి విశేష స్పందన

అధిక సంఖ్యలో ముందుకు వస్తున్న విద్యార్థులు
సూపరింటెండెంట్ చొరవతో సాలూరులో చక్కగా అమలు
కలెక్టర్ ఆలోచన పట్ల రోగుల హర్షం

విశాలాంధ్ర-సాలూరు: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ,ముఖ్యంగా నిరక్షరాస్యులు,గిరిజనులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి, ఎవరిని కలవాలో తెలియక అవస్థలు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వినూత్నంగా ఆలోచించి, హెల్పింగ్ హేండ్స్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ పథకానికి సాలూరులో విశేష స్పందన లభిస్తోంది.అధిక సంఖ్యలో విద్యార్థులు,స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రోగులకు సేవలందించేందుకు ముందుకు వస్తున్నారు. వీరికి ఆసుపత్రి సూపరిండెంట్ మీనాక్షి తగు రీతిలో మార్గదర్శనం కావిస్తున్నారు. దీనితో తమ ఆరోగ్య సమస్యల పై నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులు కలెక్టర్ ప్రవేశ పెట్టిన పథకాన్ని మెచ్చుకుంటూ, హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానాలకు వైద్యం కోసం వచ్చే అమాయక ప్రజలను దృష్టిలో పెట్టుకొని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టి, సేవలందించేందు విద్యార్థులు, సేవా సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. సాలూరులో సైతం అధిక సంఖ్యలో విద్యార్థులు, సేవా సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలియక ఇబ్బందులు పడే వారికి వీరు తమ వంతు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. రోగులకు సేవ చేయాలనుకునే వాలంటీర్లు, స్వఛ్ఛంద సంస్థలు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకుంటే విడతల వారీగా, వారి సేవలను వినియోగించుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మీనాక్షి తెలియజేస్తూ, ఆ మేరకు ప్రత్యేక చార్టును తయారు చేసి, ఏరోజు ఎవరి సేవలను వినియోగించుకోవాలనేది రూపొందించి, వారికి ముందుగా తెలియజేస్తున్నారు. దీనితో సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన వారు ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చి అక్కడికి వచ్చిన రోగులను కలిసి వారు ఆసుపత్రి లోపలకి అడుగుపెట్టిన క్షణం నుండి ఇంటికి తిరిగి వెళ్ళేంతవరకు హెల్పింగ్ హ్యాండ్స్ వాలంటీర్లు రోగికి అండగా నిలుస్తున్నారు. ఓపి నమోదు, వైద్యులను కలవటం అవసరమైన ల్యాబ్ పరీక్షలు, మందుల పంపిణీ వరకు దగ్గరుండి సహాయ పడుతున్నారు. కాగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో 80మంది వరకు విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకొని, తమకు కేటాయించిన రోజున ఆసుపత్రికి వచ్చి రోగులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఈ విధానంతో నిరక్షరాస్యులు, వృద్ధ రోగులు తమకు అందుతున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాలూరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను సూపరింటెండెంట్ మీనాక్షి స్వీయ పర్యవేక్షణ చేయటం వలన సిబ్బంది, సేవకులు చిత్తశుద్ధితో హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో పాల్గొని రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. దీనితో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

సమాచార హక్కు... ప్రజల ఆయుధం

విశాలాంధ్ర -పార్వతీపురం రూరల్: సమాచార హక్కు చట్టం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి నిర్ణీత సమయంలోగా పూర్తి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిపై ఉందని జిల్లా పౌర సమాచార శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో గల వ్యవసాయ శాఖ అధికారులకు మరియు క్షేత్రస్థాయిలో గల సిబ్బందికు సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన సదస్సు శనివారం జరిగింది. స్థానిక జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పౌర సమాచార శాఖ అధికారి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వం కల్పించిన ఆయుధమని ,ఏ విషయం పట్టైనా ప్రజలకు సందేహం అనుమానాలు ఉన్న అందుకు సంబంధించి కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే అతని పూర్తి వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకుని అందుకు సంబంధించి రుసుము చెల్లించి అడిగిన సమాచారం నిర్ణీత సమయంలో గా దరఖాస్తుదారుడికి చెప్పాలని వివరించారు. అలాగే దరఖాస్తుదారుడుతో ఆప్యాయంగా మెలగాలని ఈ విషయంలో ఈ అధికారి కూడా ముందుగా దురుసుగా ప్రవర్తించరాదని అన్నారు. సమాచార హక్కు చట్టం -2005 అనేక అంశాలు ప్రభుత్వం పొందుపరిచిందని వాటన్నింటి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో సీతానగరం పార్వతీపురం బలిజిపేట మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఎంపీఈవోలు సిబ్బంది ఉద్యమ శాఖ అధికారులు సిబ్బంది హాజరయ్యారు

మహిళల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

జనాభా సమతుల్యత కోసం నార్మల్ డెలివరీలే మేలు
సిజేరియన్ల కంటే సహజ ప్రసవాలే శ్రేయస్కరం
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

విశాలాంధ్ర-సాలూరు: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లు, రసాయన ఎరువుల వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సాగులో విపరీతంగా వాడుతున్న రసాయన ఎరువుల కారణంగా క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు, పేర్లు కూడా తెలియని కొత్త రకమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయని, సాలూరులో రూ. 99.94 లక్షలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు.కుటుంబాన్ని నడిపించే మహిళలు తమ ఆరోగ్యాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. చిన్న తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోవడం, కడుపునొప్పి వస్తే కాసేపు పడుకుంటే తగ్గిపోతుందని సర్దుకుపోవడం సరికాదు. ఇంటికి మూలస్తంభమైన మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి" అని ఆమె పిలుపునిచ్చారు.ప్రసవ సమయంలో వచ్చే నొప్పులను భరించలేక చాలామంది సిజేరియన్ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. గంటో రెండు గంటలో పడే ప్రసవ వేదనను భరిస్తే జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న 'ఎన్టీఆర్ బేబీ కిట్ల'ను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తల్లీబిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.దేశంలో ప్రస్తుతం వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, యువత సంఖ్య తగ్గుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాని మేనేజ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సిజేరియన్లు పెరగడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని, నార్మల్ డెలివరీల ద్వారా ఎక్కువ మంది పిల్లలు కలిగే అవకాశం ఉంటుందని, తద్వారా జనాభా సమతుల్యతను కాపాడవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.సుమారు 12 ఏళ్ల క్రితం 30 మంది నిరుపేదలు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టి వర్గాలకు చెందిన వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, ఇక్కడ కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారన్నారు. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ వరకు వెళ్లేలోపే రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి, ఈ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి అవసరమని సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. సాలూరు నియోజకవర్గంలో సుమారు 3 లక్షల జనాభా ఉన్నారని, అందులో దాదాపు లక్ష మంది గిరిజనులు ఉన్నారని, రామభద్రపురం నుంచి వచ్చే వారు మాత్రమే కాకుండా, ఒడిస్సా నుంచి వైజాగ్ వెళ్లే రోగులకు కూడా సాలూరు కీలకంగా ఉందని పేర్కొన్నారు.పేదలు, హరిజనులు, గిరిజనుల ఆరోగ్యం కోసం 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా ఉండాలని నాడు గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగిందని, ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించి, గిరిజన ప్రాంతం పట్ల ఉన్న మక్కువతో తక్షణమే ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అప్పట్లో బొబ్బిలి వంటి పెద్ద మున్సిపాలిటీలకు కూడా లేని 100 పడకల ఆసుపత్రిని, కేవలం పార్వతీపురం, విజయనగరం తర్వాత సాలూరుకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నూతన వైద్య భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. గౌరవ మంత్రివర్యుల మార్గదర్శకత్వంలో, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ మరియు వైద్య శాఖల సమన్వయంతో ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నూతన భవనంలో గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. విశాలమైన గదులతో పాటు అత్యాధునిక ప్రయోగశాల సదుపాయం కూడా కల్పించబడింది. ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. వ్యాధుల నివారణకు గాను చిన్నారులకు వేయాల్సిన అన్ని రకాల టీకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ రావు, ఎంపిడిఓ గొల్లపల్లి పార్వతి,ఎమ్మార్వో నీలకంఠరావు, పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి,ఆమదాల పరమేష్,మెడికల్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని వీక్షించండి

విశాలాంధ్ర -జియ్యమ్మ వలస: నేడు ఈ టీ వి లో మధ్యాహ్నం 1.00 గంటకు ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ చూడాలని మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ లావేటి ఉమామహేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమంలో తాను, తమ బృందం స్వయంగా పాల్గొని పాడటం జరిగిందని కావున మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షించి తనకు తన బృందానికి ఆధారాభిమానాలు చూపించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ అవకాశం కల్పించిన ఈ టీవీ యాజమాన్యానికి, శ్రేదేవి డ్రామా కంపెనీ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.

ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాస వేడుకలు

విశాలాంధ్ర-సీతానగరం:మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లోభాగంగా స్వామివారిని పల్లకీ సేవను ఘనంగా చేస్తున్నారు. గోవిందభక్తులతోపాటు పెద్దఎత్తునభక్తులుపాల్గొని పూజలునిర్వహించారు. ఈకార్యక్రమంలోప్రధానఅర్చకులుపీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, టీటీడీ పారాయణకర్త శ్రీనివాసరావులతోపాటు కె.మురారి,పవన్ కళ్యాణ్ ఆచార్యులు, కృష్ణ మోహన్ ఆచార్యులు, ఉదయ్ కృష్ణమాచార్యులు,విహారి, ప్రసాద్, శ్రీకర్ ఆచార్యులు, రఘు , కిరీటి తదితర అర్చకులు పాల్గొని భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దంపతులు చెలికాని వెంకటగోపాలకృష్ణభారతిలు , జైశ్రీమన్నారాయణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శనివారం కావడంతో ముడుపుల పూజలను పూర్తి చేసుకున్న భక్తులు కూడా పెద్దఎత్తున విచ్చేసి పూజలు నిర్వహించారు.

డిఎస్పీ పల్లె నిద్ర... సైబర్ నేరాలుపై అవగాహన

విశాలాంధ్ర-కురుపాం: మండలం లోని గుమ్మ శుక్రవారం రాత్రి పాలకొండ డిఎస్పీ రాంబాబు పల్లెనిద్ర చేపట్టారు. ఈసందర్భంగా ఆయన గ్రామస్తులు తో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైబర్ మోసాలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ ఓ టి పి లు, అలాగే ఏ.పి.కె ఫైల్స్ ను ఏవరు ఓపెన్ చేయకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.ఏ పి కే ఫైల్స్ ఓపెన్ చేయడంతో మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు సైబర్ నేరాగాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.అనంతరం గ్రామంలో పల్లె నిద్ర చేసిన డీస్పీ రాంబాబు, సీఐలు హరి ,తిరుపతి రావుఈ కార్యక్రమంలో ఎస్ఐ లు నారాయణ రావు, మాజీ సర్పంచ్ తెలుగు దేశం పార్టి సీనియర్ నాయకులు వెంపటాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు కు" ముస్తాబు" పై అవగాహన

విశాలాంధ్ర-కురుపాం:గ్రామైఖ్య సంఘాల మహిళలు కు వెలుగు ఎపిఎం బేతా వెంకట్ ముస్తాబు కార్యక్రమం పై శుక్రవారం బియ్యాలవలస లో అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి రూపొందించిన ముస్తాబు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. ప్రతీఒక్కరు తాము పరిశుభ్రంగా ఉంటూ చక్కగా అలంకరణ తో ముస్తాబు చేసుకుని తోటి మహిళలు కు అవగాహన కల్పించాలని సూచించారు. వెలుగు సిబ్బంది ,మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

డ్యాన్స్ వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది

ఐటిడిఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్

విశాలాంధ్ర -సీతంపేట :జిల్లా కలక్టర్ ప్రవేశపెట్టిన మన్యంలో డ్యాన్స్ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఐటిడిఏ పీవో పవార్ స్వప్నిల్ అన్నారు. శనివారం ఆయన హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో మన్యంలో డాన్స్ కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి డాన్స్ వేశారు. ఈ డాన్స్ వల్ల విద్యార్థుల్లో చురుకుదనం అలవడుతుందని అన్నారు. ప్రతీ శనివారం అన్ని పాఠశాలల్లో మన్యంలో డ్యాన్స్ కార్యక్రమం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉమావాణి, సునీత, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ శతవసంతాల వేడుక జయప్రదం చేయండి

విశాలాంధ్ర -కురుపాం:ఖమ్మంలో జనవరి 18 న జరగబోయే శత వసంతాల వేడుకలు జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ కోరారు. శనివారం కురుపాం మండలంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై వందేళ్ళుగా ప్రజా పోరాటం చేస్తూ లక్షల మంది ప్రజల మనసులో సుస్థిర స్థానం సిపిఐ పొందిందని అన్నారు. ఖమ్మంలో జరిగే శత వసంతాలు వేడుకలో మన్యం జిల్లాలో అదిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని కోరారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సభ్యులు దుర్గారావు ,ఎఐఎస్స్ జిల్లా కార్యదర్శి రవి ఎపిజిఎస్ జిల్లా అద్యక్షులు సీతారాము తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ప్రభుత్వం విప్ తోయిక జగదీశ్వరి

విశాలాంధ్ర- కొమరాడ :రాష్ట్రంలో రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వంప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర విప్ తోయకజగదీశ్వరి అన్నారు. శనివారం దైలపేట గ్రామంలో రైతులకు నూతనపట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో రీసర్వే సకాలంలో పూర్తి చేసి రైతులకు నూతనపట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు అవకాశం సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని రైతులు భూహక్కుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా తొలగించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని, రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను కాపాడటమే లక్ష్యంగా నూతనపట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలుపంపిణీ చేశారు.. గతంలో ఉన్న లోపాలు, సాంకేతిక సమస్యలను సవరించి ప్రభుత్వ రాజముద్ర,క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. 9వ తేదీ వరకు నిరంతరాయంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందనివెల్లడించారు. తహశీల్దార్ తదితర అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ సిఐ సత్యనారాయణ, టిడిపి మండల కన్వీనర్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శేఖర్ పాత్రుడు, అరుకు పార్లమెంట్ రైతుఅధ్యక్షులు దేవ కోటి వెంకట నాయుడు కొమరాడ సొసైటీ అధ్యక్షులు గులిపిల్లి సుదర్శన్ రావు సీనియర్ నాయకులు నంగి రెడ్డి మధుసూదన్ రావు కూటమి నాయకులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

మహిళా విద్యా దృవతార సావిత్రి భాయ్ పూలే

విశాలాంధ్ర-పార్వతీపురంటౌన్ :మహిళా విద్య ధ్రువతార సావిత్రిబాయి పూలే అని బిజెపి పార్వతిపురం నియోజకవర్గ కన్వీనర్ సొండి సంజీవి మాస్టర్ అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3వ తేది న మహారాష్ట్రం లోని సతారా జిల్లాలో ఒక కు గ్రామం లో జన్మించారన్నారు. అప్పటిలో భారతదేశం మనువాదులు, చాందస వాదుల మూఢ నమ్మకాల్లో స్త్రీజాతి మగ్గి పోతున్న రోజులని ప్రముఖ సంఘసంస్కర్త, నిస్వార్థ సంఘ సేవకులు, నిమ్మన జాతుల, వెనుకబడిన జాతుల అభ్యున్నతికి పోరాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే తో సావిత్రిబాయి పూలే కి వివాహం జరిగిందన్నారు. తన భర్త దగ్గర నేర్చుకున్న విద్యతో మహిళల పట్ల కొనసాగుతున్న దురాచారాలు,మూఢనమ్మకాలురూపుమాపుటకు విద్య ఒక్కటే సాధనంగా భావించి నమ్మి మహిళ విద్య కోసం పోరాటం చేసిన మహిళావిప్లవకారిని సావిత్రి భాయ్ పూలే అన్నారు.మహిళలకు విద్య అవసరమని గ్రామ గ్రామాల్లో పోరాట బాటలో ప్రచారం సాగించి1948లో మహిళల కోసం స్వయంగా పాఠశాలను ప్రారంభించిఉపాధ్యాయురాలుగా పనిచేశారన్నారు. ఈ విధముగా భారతదేశం మొట్టమొదటి మహిళాఉపాధ్యాయురాలు గా ప్రసిద్ధి చెందారన్నారు.

గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం చాలాసంతోషంగా ఉంది

ప్రకృతి వనరులను ఆరాధించాలి
చిన్న జీయర్ స్వామి

విశాలాంధ్ర -సీతంపేట: మండలం సామరెల్లి పంచాయితీ, సీదిగ్రామంలో ఉన్నటువంటి శివాలయమును సందర్శించారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారు ఉపన్యాసం ఇస్తూ గిరిజన ప్రాంతాలలో ప్రజలు చాలా స్వఛ్ఛ మైన మనసుతో ఉంటారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటూ ప్రకృతిని ఆరాధ్యంగా కొలుస్తూ ప్రశాంతంగా జీవిస్తారు, గిరిజన ప్రాంతాలలో పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. మానవుడు చాలా ఆశాజీవి, అందువలన ప్రకృతి ద్వారా వచ్చినటువంటి చెట్లు, నీరు, మట్టి, పక్షులు, జంతువులను కాపాడుకుంటూ ఆరోగ్యకరంగా జీవించాలన్నారు, చాలా దేవాలయాలు కొండలపైన వెలిశాయని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మూడువేల మంది ఆదివాసిలు కు రగ్గులు పంపిణీ చేశారు. అన్న ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయాలు కమిటీ ఛైర్మన్ గేదెల జనార్దన్ రావు మాస్టారు, మన్య ప్రగతి ఛైర్మన్ గేదెల రవికుమార్, పాలకొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పడాల. భూదేవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిడ్డిక దమయంతి నాయుడు, సీతంపేట దోను భాయ్ సబ్ ఇన్స్పెక్టర్లు, వై అమ్మనరావు, షేక్ మస్తాన్, కొత్తూరు వైస్ ఎంపీపీ లోతుగెడ్డ తులసి, సీతంపేట వేమకోటి సాయి కృష్ణశర్మ, 3000 మంది పైబడి భక్తులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర- వీరఘట్టం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి జై భీమ్ సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు శనివారం భూమి పూజ చేశారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు, విగ్రహాన్ని నిర్మించడానికి భూమి పూజ చేశారు.

సరుకులు సక్రమంగా అందించాలి

సబ్ కలెక్టర్ వైశాలి

విశాలాంధ్ర -పార్వతీపురం రూరల్: చౌకదారి ధరల డిపోల నుంచి నిత్యవసర సరుకులు ప్రజలకు కార్డుదారులకు సక్రమంగా సమయానుగుణంగా అందించాలని ఇందులో డీలర్లు కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. మండలంలోని వెంకంపేట గ్రామంలో గల రేషన్ షాపును శనివారం అమ్మాయి ఆకస్మికంగా పరిశీలించి ఇప్పటివరకు పంపిణీ చేసిన కార్డారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా ప్రతీ కార్డుదారుడికి బియ్యంతో పాటు ఇతర నిత్యవసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే వృద్ధులు వికలాంగులకు నేరుగా ఇంటి వద్దకే తీసుకెళ్లి బియ్యాన్ని అందించాలని ఈ విషయంలో ఎక్కడా అశ్రద్ధ చూపించవద్దని అన్నారు .ఈ పరిశీలనలో ఆమెతోపాటు తాసిల్దార్ సురేష్ సి ఎస్ టి టి ఉన్నారు.

ఖఐటీడీఏ ఉప విద్యాశాఖ అధికారిగా పి నారాయడు

విశాలాంధ్ర -సీతంపేట :ఐటిడిఏ ఉపవిద్య శాఖ అధికారిగా పి.నారాయుడు శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సిప్నల్ జగన్నాద్ ను గౌరవంగా కలుసుకున్నారు. తను తీసుకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన విద్యాబాలన అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీవో చినబాబును, డిప్యూటీ డైరెక్టర్ అన్నదొరై ను గౌరవంగా కలుసుకున్నారు.

రహదారి కష్టాలకు ముగింపుపలికిన ప్రభుత్వం

విశాలాంధ్ర-సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పికూడలినుండి కొత్తవలసవరకు బిటిరోడ్డు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి స్వస్తి చెబుతూ బిటి రోడ్డు నిర్మాణపనులు వేగవంతంగా జరుగుతుండటంవలన ఈగ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగకు బిటిరోడ్డు రావడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కూటమి ప్రభుత్వం చొరవవలన రోడ్డు నిర్మాణం జరగడంపట్ల వారంతా కృతజ్ఞతలు తెలియజేసి,హర్షం వ్యక్తం చేశారు. మండలం తరుపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయా గ్రామాలనాయకులు, ప్రజలు, మండలనాయకులు పెంట సత్యం నాయుడు రౌతు వేణు గోపాలనాయుడు, కె అరవింద్ కుమార్, మండల బీజేపీ అధ్యక్షుడు బాలూయాదవ్ తెలిపారు. మండలంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర హయాంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నట్లు వారు తెలిపారు.

ప్రతి రైతుకు పొలం పాస్ పుస్తకం అందాలి

సబ్ కలెక్టర్ వైశాలి



విశాలాంధ్ర -పార్వతీపురం రూరల్: ప్రతి రైతుకు తన యొక్క భూమికి సంబంధించి ప్రభుత్వ రాజముద్రలతో నూతన పాస్ పుస్తకాలు పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. ఈనెల నాలుగో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు మండల పరిధిలో సుమారు 7వేలకు పైగా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నిర్ణీత సమయంలోగా యుద్ధ ప్రాతిపదికన ఇవి రైతులకు అందేలా చూడాలని తాసిల్దార్ కు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ,అలాగే మండల పరిధిలో జరుగుతున్న నాలుగో విడత రిభూసర్వే ను పాల్గొని తమ తమ పొలాల యొక్క హద్దులు నిర్ణయించుకొని ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేష్ తో పాటు గ్రామ సర్పంచ్ తేల కృష్ణారావు రెవిన్యూ విఆర్వోలు పాల్గొన్నారు.